సాక్షి బాపట్ల

శనివారం । 31 । ఆగస్టు । 2024



కోదండరాముడికి పూజలు

నాదెండ్ల: గణపవరం గ్రామంలోని కోదండ రామాలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు నిర్వహించారు.



వాసవీ మాతకు ప్రత్యేక పూజలు

దాచేపల్లి: శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం స్థానిక వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పూజలు చేసి సారె సమర్పించారు.



సాగునీటి సమాచారం

తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 6034 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 170 క్యూసెక్కులు వదిలారు.

న్యూస్‌రీల్

విజయలక్ష్మి అలంకరణలో చందోలు బండ్లమ్మ




పిట్టలవానిపాలెం: మండలంలోని చందోలు గ్రామంలో కొలువైన శ్రీ బండ్లమ్మ దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విజయలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా భగళాముఖి అమ్మవారి దీక్షా పూర్ణాహుతి హోమం నిర్వహించారు. దీక్షాపరులు అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు. దీక్షలు స్వీకరించిన భక్తులతో వక్కలగడ్డ ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడుల సమర్పణ, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కావూరుకు చెందిన చీదెళ్ళ సుబ్బారావు, కర్లపాలెం గ్రామ కార్యదర్శి మోదీ శ్రీనివాసరావు ప్రసాద పంపిణీకి సహకారం అందించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు.

నేడు జాయింట్ కలెక్టర్ ఉద్యోగ విరమణ



బాపట్ల: బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ బి.సుబ్బారావు శనివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో పనిచేసిన బి.సుబ్బారావు గత నెలలో జేసీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 31వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై పట్టు సాధించి విధి నిర్వహణలో గుర్తింపు పొందారు.

భ్రమరాంబకు లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ



పెదకాకాని: శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా స్థానిక మల్లేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు-2 నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి వ్రతంలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించినట్లు ఈవో డి. శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం పసుపు కుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మి దేవి రూపు, కంకణాన్ని అమ్మవారి ప్రసాదంగా అందజేసినట్లు పేర్కొన్నారు.

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు



మంగళగిరి: పట్టణంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పూజ సామగ్రిని ఆలయం ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమాన్ని ఈవో ఏ. రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. పట్టణంలోని రాజీవ్ గృహకల్ప రోడ్డులోని శ్రీ కాళికామాత ఆలయం, పాత మంగళగిరి బైపాస్ రోడ్డులోని కనకదుర్గ ఆలయం, కోర్టు ఎదుట అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.



కోల్‌కతా దుర్ఘటన బాధాకరం

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ మహిళా పీజీ విద్యార్థినిపై జరిగిన దారుణానికి సభ్యసమాజం సిగ్గుపడాలి. దీనికి కారణం ఆ మెడికల్ కళాశాలలో భద్రతా ఏర్పాట్లు, డాక్టర్లకు సరైన సదుపాయాలు లేకపోవటమే కారణం. దీనిని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. గట్టి చట్టాలు, శిక్షలు అమలు, సౌకర్యాలపై దృష్టి సారించి డాక్టర్లకు తగిన రక్షణ కల్పించకపోతే స్వేచ్ఛగా వైద్యసేవలు అందజేయటం కష్టం.

-డాక్టర్ ఎం.చెంచిరెడ్డి, ఆప్తమాలజిస్టు,
డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి హాస్పిటల్, నరసరావుపేట



మహిళా డాక్టర్లకు ప్రత్యేక భద్రత కల్పించాలి

ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటళ్లలో పనిచేసే మహిళా డాక్టర్లకు ప్రత్యేక భద్రతా చర్యలు, సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత కోల్‌కతా ఆర్‌జీ కర్ ఉదంతం తెలియచేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో వైద్యరంగానికి నిధులు పెంచి తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించాలి. తగిన భద్రత ఉంటేనే పేషెంట్లకు న్యాయం చేయగలుగుతారు. ఈ లాజిక్ మిస్‌కావటం బాధాకరం.

-డాక్టర్ ఎం.శాంతిశ్రీ, ఆప్తమాలజిస్టు,
డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి హాస్పిటల్, నరసరావుపేట



అన్నదాతకు గుండె కోత

- కృష్ణానదికి పోటెత్తుతున్న వరద నీరు
- కోతకు గురవుతున్న పంట భూములు



కొల్లూరు మండలం తిప్పలకట్ట సమీపంలో కోతకు గురవుతున్న నది వెంబడి పంట పొలాలు

కొల్లూరు: కృష్ణమ్మ ప్రకోపంతో రైతుకు గుండె కోత తప్పడం లేదు. వరద ఉద్ధృతికి తీరంలోని పచ్చటి పంట పొలాలు కనుమరుగు అవుతున్నాయి. కృష్ణా నదిలో శుక్రవారం ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా అన్నదాతకు కన్నీరు తప్పడం లేదు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీటి ప్రవాహం అధికంగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో బ్యారేజ్ నుంచి 3.18 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గురువారం నుంచి విడుదలవుతున్న ఈ నీటి పరిమాణం శుక్రవారం అధికమవడంతో పంట భూములు కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి. నీటి ప్రవాహ వేగం అధికంగా ఉన్న కారణంగా కొల్లూరు, భట్టిప్రోలు మండలాలలోని తిప్పలకట్ట, ఓలేరు సమీపంలోని గ్రామాల పరిధిలో నది వెంబడి ఉన్న వాణిజ్య పంటలు సాగయ్యే అతి సారవంతమైన భూములు కళ్లెదుటే నదిలో కరిగిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాగులో ఉన్న పసుపు, కంద, అరటి, తమలపాకు పంటలతోపాటు ఉన్న భూమి పెళ్లలు పెళ్లలుగా విరిగి నదిలో పడిపోతుండటంతో దుఃఖంలో మునిగిపోయారు. ఈ భూముల్లో వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ రైతులు మున్ముందు ఏం చేయాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు.



కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి వద్ద ఉద్ధృతంగా కృష్ణా నది

భట్టిప్రోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భట్టిప్రోలు: కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు శుక్రవారం నుంచి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీటి కారణంగా మండలంలోని లంక గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాల్లో వాణిజ్య పంటలు మునిగే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తం అవుతున్నారు. ఓలేరు పల్లెపాలెం, పెదలంక కాకుల డొంకలో కృష్ణా ప్రవాహం నిలకడగా ఉంది. శుక్రవారం ఉదయం నుంచి భట్టిప్రోలు మండలంలోని పెసర్లంక నుంచి పెదపులివర్రు, ఓలేరు, కోళ్లపాలెం మార్గాల్లోని చప్టాల వద్ద నీరు చేరింది. తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వెల్లటూరు చిన రేవు హైలెవల్ వంతెన మీదుగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికులు రేవులోకి వెళ్లవద్దని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం భారీగా కృష్ణా నది నుంచి విడుదల చేయడంతో భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అగ్నిమాపకదళం, ఆర్సీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. టాంటాం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భట్టిప్రోలు మండలంలో ఓలేరు పల్లెపాలెం, పెదలంక, పెసర్లంక, చింతమోటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా బోట్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట మరమ్మతులు చేపట్టారు. ఆర్సీ ఏఈలు కె.నాగేశ్వర నాయక్, ఎస్. సురేష్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది ఇసుక మూటలను సిద్ధం చేశారు. రైతులు మోటార్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.



భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం వద్ద వరద నీటి ఉద్ధృతి, నిలిచిన పడవలు

అడ్డుకట్టకు పొంచి ఉన్న ముప్పు



అరవింద వారధి సమీపంలో కోతకు గురవుతున్న గండికి అడ్డుగా ఇసుక మూటలు

కృష్ణా నదిలో వరద ప్రవాహం కారణంగా పెసర్లంక అరవింద వారధి సమీపంలో గతంలో ఏర్పడిన గండి నుంచి వరద నీరు పల్లపు భూముల్లోకి ప్రవేశించకుండా వేసిన అడ్డుకట్ట సైతం కోతకు గురవుతోంది. మండలంలోని గాజుల్లంక, ఆవుల వారిపాలెం ప్రాంతాలలోని పల్లపు భూముల్లోకి వరద నీరు చేరడంతో ఇటుక బట్టీలు, పశుగ్రాసం ముంపునకు గురయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి మరో 50 వేల క్యూసెక్కులు కిందకు విడుదల చేసే అవకాశం ఉందని, నదిలో 3.50 లక్షల క్యూసెక్కులకు వరద చేరొచ్చని ఆర్సీ (రివర్ అండ్ కన్జర్వేషన్) అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడొచ్చు. ఉద్ధృతి అధికంగా ఉన్న కారణంగా బాపట్ల జిల్లా గాజుల్లంక - కృష్ణా జిల్లా శ్రీకాకుళం మధ్య పడవల ద్వారా ప్రజల రాకపోకలను అధికారులు నిలువరించారు.

విస్తారంగా వానలు

బాపట్ల టౌన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఎగువ నుంచి వరదనీరు తీర ప్రాంతంలోని డ్రెయిన్లకు చేరడంతో అవి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొన్నటివరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎండిపోయిన పైర్లు రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలతో జీవకళను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సాగులో వరి సాధారణ విస్తీర్ణం 1,03,789 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 43,500 హెక్టార్లలో సాగు చేశారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలో 405 మి.మీ. వర్షపాతం నమోదయింది. తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సెప్టెంబర్ 3వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. వందల పడవలకు నిజాంపట్నం, ఈపూరుపాలెం డ్రెయిన్లలో లంగర్ వేశారు. వానాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ఎస్.విజయలక్ష్మి సూచించారు. పశువులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు.

కర్లపాలెం: మండల పరిధిలోని తుమ్మలపల్లి, నర్రవారిపాలెం గ్రామాల మధ్య ఉన్న పొన్నల కాలువకు శుక్రవారం వరద పోటెత్తి చప్టాపైకి చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రైతులకు, విద్యార్థులకు ఇది తీవ్ర అసౌకర్యంగా మారింది. వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.



పచ్చదనం పరిరక్షణతోనే మనుగడ

జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి



మొక్క నాటుతున్న జిల్లా కలెక్టర్ వెంకట మురళి

బాపట్ల: ప్రాణవాయువు ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం శుక్రవారం సూర్యలంక ముత్తాయపాలెం గ్రామం నగరవనంలో జరిగింది. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ బి.సుబ్బారావు, డీఆర్‌ఓ సి.హెచ్. సత్తిబాబు, ఆర్డీవో జి.రవీందర్, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. అనంతరం ఔషధ మొక్కలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని కలెక్టర్ వివరించారు. అందరూ మొక్కలు నాటాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. హైదరాబాదులోని పలుచోట్ల 2 వేల అడుగుల లోతుగా బోర్ వేసినా నీరు అందే పరిస్థితి లేదన్నారు. బెంగళూరులో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి పరిస్థితి ఇక్కడ రాకూడదని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో మొక్కలు విరివిగా నాటాలని చెప్పారు. తర్వాత పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి బి.వి.రమణారావు, డిప్యూటీ రేంజ్ అధికారి వై.బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ



సీఐ శేషగిరిరావుతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ తుషార్ డూడీ

మార్టూరు: ప్రజలతో పోలీసులు మమేకమై స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తే నేర నియంత్రణ సాధ్యమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. శుక్రవారం మార్టూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిపై మీడియాకు ప్రకటన విడుదల చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదారుల పట్ల పోలీసులు మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు నేర ప్రవృత్తి పెరగటానికి కారణమవుతున్నాయని గుర్తుచేశారు. వాటిని నియంత్రించడం కోసం జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం భద్రతా నియమాలు, హెల్మెట్ ధారణ తదితర అంశాల గురించి పాఠశాలలు, కళాశాలల్లో, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రాత్రిపూట రహదారికి ఇరువైపులా గల దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, మద్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక చర్యలను కఠినంగా అణచివేయాలని ఎస్పీ సూచించారు. మార్టూరు సర్కిల్ పరిధిలో తరచుగా జరిగే చోరీల వివరాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి సీఐ శేషగిరిరావును అడిగి ఎస్పీ తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను, కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. పోలీసు శాఖకు ఎలాంటి అప్రతిష్ఠ కలిగించే చర్యలకు పాల్పడినా సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ మద్దినేని శేషగిరిరావు, ఏఎస్ఐ బాషా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తెలుగు దేశంలో రియల్ వార్!

- బాపట్ల ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం
- పలు వెంచర్లు అనధికారికం అంటూ బావుడ నోటీసులు
- ఎమ్మెల్యే పనేనంటూ రియల్టర్ల ఆగ్రహం
- వ్యాపారులకు అండగా నిలిచిన ఎంపీ
- అధికారుల బదిలీల్లోనూ ఆధిపత్య పోరు

సొంత పార్టీ వారి నుంచే కాకుండా కూటమిలోని ఇతర పార్టీల నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతతో సతమతమవుతున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు కొత్తగా తెరపైకి వచ్చిన రియల్ ఎస్టేట్ వివాదం మరో తలనొప్పిగా మారింది. ఇది ముదిరి ఎంపీతో పోరుగా రూపాంతరం చెందింది. ఎమ్మెల్యే రియల్టర్లకు వ్యతిరేకంగా మారగా, బాపట్ల ఎంపీతోపాటు కూటమి పార్టీలలోని కొందరు నేతలు ఆ వ్యాపారులకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా ఈ వ్యవహారం పరిణమించింది. పచ్చ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య మొదలైన ఈ గొడవ ఇప్పుడు బాపట్లతోపాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్లతోపాటు జిల్లాలోని రేపల్లె, చెరుకుపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వందలాది రియల్ వెంచర్లలో స్థలం కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థ (బావుడ) ప్రకటించింది. కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయబోమని, వాటిల్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సదరు వెంచర్లలో మౌలిక వసతులు కల్పించేది లేదని కూడా పేర్కొంది. ఈ మేరకు అనధికార వెంచర్లంటూ జాబితాను పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసింది.

పచ్చ నేతల మధ్య చిచ్చు

అనధికార లేఅవుట్లపై బావుడ నోటీసులు ఇవ్వడం రియల్టర్లకు ఆగ్రహం తెప్పించింది. ప్రధానంగా బాపట్ల రియల్టర్లు తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఒత్తిడితోనే బావుడ ఈ చర్యలకు పాల్పడిందని కొందరు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కొందరు అధికారులు, బావుడ పరిధిలోని కొందరు ప్రజాప్రతినిధులు కలిసి వసూళ్ల పర్వానికి తెరలేపేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న రియల్ వెంచర్లపై చర్యలకు దిగారన్న ప్రచారమూ ఉంది. నిషేధంపై ఎలా ముందుకు వెళతారనే దాన్నిబట్టి ఈ వ్యవహారంలో లోగుట్టు బయటపడనుంది.

కొన్నివర్గాలే లక్ష్యంగా..

బాపట్ల ప్రాంతంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం వారు రియల్టర్లుగా ఉన్నారు. రెడ్డి, కమ్మ, ఇతర సామాజికవర్గాల వారు కొంతమంది ఈ వ్యాపారంలో కొనసాగుతున్నారు. వారంతా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్మ విజయానికి కృషి చేశారు. తీరా ఎమ్మెల్యేగా గెలిచాక వర్మ తమనే టార్గెట్ చేస్తున్నారని వారంతా భావిస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే చర్యలు సైతం ఇందుకు బలం చేకూరుస్తున్నట్లు కొందరు కాపు నేతలు ఉదహరిస్తున్నారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ చాలామంది కాపు నేతలు టీడీపీని వీడనున్నట్లు సమాచారం.

ఎంపీ మద్దతుతో తారస్థాయికి..

కొందరు రియల్టర్లు తమ సమస్యను బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే.. ''నా అడ్డాలో మీ జోక్యం ఏంటని'' ఎంపీ అనుచరులకు ఫోన్ చేసి నిలదీయడంతో ఇద్దరి మధ్య వివాదం రచ్చకెక్కినట్లు సమాచారం. ఇటీవల కొందరు అధికారుల బదిలీల కోసం ఎంపీ సిఫార్సు లేఖలు ఇవ్వగా, ఇక్కడా ఆయన జోక్యం సహించేది లేదంటూ బాపట్ల ఎమ్మెల్యే తేల్చిచెప్పారని... బదిలీల్లో ఎంపీ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవద్దంటూ జిల్లా అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకునేదని.. ఎంపీలకు ఏం సంబంధమని ఎమ్మెల్యే వాదించినట్లు సమాచారం. ఇందుకు ప్రతిగా బాపట్ల ఎమ్మెల్యేకు జిల్లా అధికారుల బదిలీలలో ప్రమేయం ఎందుకుంటుందని ఎంపీ కూడా ఉన్నతాధికారుల వద్ద వాదన వినిపించారని తెలిసింది. దీంతోపాటు ఎమ్మెల్యే తీరును అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మరోవైపు ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ టీడీపీలోని జిల్లా స్థాయి ముఖ్య నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గురువారం బాపట్లలో జరిగిన విలేకరుల సమావేశంలో రియల్ ఎస్టేట్ వివాదాన్ని ఎత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. బావుడ ప్రకటనతో వెంచర్లలో స్థలాలు కొన్నవారు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇటు రియల్టర్లకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. రియల్టర్ల వివాదాన్ని తెరపైకి తెచ్చిన సతీష్ పరోక్షంగా ఎమ్మెల్యే వర్మకు హెచ్చరికలు పంపినట్లు ప్రచారం సాగుతోంది. పైగా వర్మ చర్యలతో నష్టపోతున్నది ఆయన గెలుపు కోసం పని చేసిన కాపులే కావడం, అన్నం సతీష్ సైతం ఆ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. మొత్తంగా వర్మ వల్ల కాపులతోపాటు మరికొన్ని సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూటమి నేతలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు కనపడుతోంది. ఈ పరిణామం కూటమిలో మరింతగా అగ్గి రాజేయనుంది.

నిందితులను కఠినంగా శిక్షించాలి



కోల్‌కతాతో పాటు పలుచోట్ల మహిళలపై దాడులు దారుణం. ప్రభుత్వాలు తగిన చట్టాలు తీసుకువచ్చి నిందితులను కఠినంగా శిక్షించి మహిళలకు అండగా నిలవాలి. నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే మహిళలు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వహించగలరు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లోనూ వైద్యులకు రక్షణ కరువైంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడుల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి.

– డాక్టర్ మానవి, ఎయిమ్స్

వైద్యులకు వసతులు కల్పించాలి



జీజీహెచ్‌లో నైట్ డ్యూటీ చేసే వైద్యులకు వసతులు కల్పించాలి. రోగులకు వైద్యం అందించే సమయంలో వారి సహాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి నిరోధించేందుకు ఆస్పత్రుల్లో నిరంతరం పోలీసులు సిద్ధంగా ఉండాలి. అవుట్ పోస్ట్ పోలీసులు కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా దాడులు నిరోధించేందుకు కృషి చేయాలి. ఆస్పత్రిలో పనిచేసే వైద్యులకు రక్షణ పెంచాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ పటిష్టం చేయాలి.

– డాక్టర్ వై.బాలసుబ్రహ్మణ్యం, ఆర్థోపెడిక్

క్లుప్తంగా

రేపు సత్తెనపల్లిలో ఫుట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

సత్తెనపల్లి: మెన్ అండ్ ఉమెన్ ఫుట్‌బాల్ పల్నాడు జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతాయని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, సంబంధిత జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

రేపు జిల్లా భజన మండళ్ల సమ్మేళనం

నరసరావుపేట ఈస్ట్: విశ్వహిందూ మహా సంఘ్ భారత్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయి హైందవ ధర్మ భజన మండలి సమ్మేళనం ఆదివారం భువనచంద్ర టౌన్‌హాల్‌లో నిర్వహిస్తున్నట్టు సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేగు వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 36 భజన మండలి సభ్యులు హాజరవుతారని వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమ్మేళనంలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జిల్లా పరిధిలోని భజన మండళ్ల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

రేపు నల్లబ్యాడ్జీలతో నిరసన

నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎటువంటి కాంట్రీబ్యూషన్ లేని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బెజ్జం సంపత్‌బాబు, పి.వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగి ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఏం చేస్తారో అందులో వివరణ లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు లేని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, మరే విధమైన విధానాలను తాము అంగీకరించటం లేదని తెలిపారు. రాష్ట్రంలో సీపీఎస్ అమలు చేసిన సెప్టెంబర్ 1వ తేదీన జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగుల హక్కులను కాలరాయొద్దు

- అలాంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి
- పాత పెన్షన్ విధానం అమలుకు యూటీఎఫ్ డిమాండ్



కొత్త పెన్షన్ విధానంపై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న యూటీఎఫ్ నాయకులు

రేపల్లె రూరల్: పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంవీ సుబ్రహ్మణ్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్‌ను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నాయకులు కోరారు. ఈ మేరకు ఉపాధ్యాయులు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఎంవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మణిలాల్ మాట్లాడుతూ.. కోట్లాది మంది కార్మికుల హక్కు అయిన పెన్షన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నేడు కేంద్ర ప్రభుత్వం సైతం యూపీఎస్ పేరుతో రాష్ట్రాలపై బలవంతంగా ఉద్యోగులకు నష్టం చేసే విధానం రుద్దడం కుట్రపూరితం అన్నారు. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వి.సుబ్బారావు, రాజభూషణం, రాజేష్, జి.రవీంద్ర, రత్నబాబు, లక్ష్మణుడు, ఏలియా, వంగర శ్రీనివాసరావు, నాగరాజు, డి.శ్రీనివాసరావు, రహమతుల్లా, డీవైఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు కె.వి.లక్ష్మణరావు, కె.ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

ఓపీఎస్ అమలు చేయాల్సిందే...

అద్దంకి రూరల్: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జగన్నాథం బాబురావు అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేయాలన్నారు. ఓపీఎస్ అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. అనంతరం ఆర్ఐ శంకరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అద్దంకి మండల అధ్యక్షుడు రామారావు, ప్రధాన కార్యదర్శి బి. పూర్ణ చంద్రరావు, కోశాధికారి దామా రామాంజనేయులు, ముండ్లమూరు మండల ప్రధాన కార్యదర్శి గోగుల కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు సర్వేశ్వరరావు, బీవీ రత్నం, సాంబశివరావు, జాషువా, మస్తాన్ వలి, వి. వెంకటేశ్వర్లు, వి. ఆంజనేయులు, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.



అద్దంకి రూరల్ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న నేతలు

సురక్షిత నీటి సరఫరాయే జలజీవన్ లక్ష్యం



కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రంగారావు తదితరులు

చీరాల: ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేయడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని జిల్లా కో ఆర్డినేటర్ టి.రంగారావు అన్నారు. శుక్రవారం వేటపాలెం గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఇందులో టి.రంగారావు మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా ఒక్కొక్కరికి 55 లీటర్ల వంతున నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమలు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. జలజీవన్ మిషన్ జిల్లా సమన్వయకర్త పి.తేజ్ సంగీత్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడాలని కోరారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. మొక్కలు నాటడం వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, స్వచ్ఛ భారత్ మండల కో ఆర్డినేటర్ ఎఫ్రాయిం, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

అలవెన్సుల విడుదలకు డిమాండ్



నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు

బాపట్ల: ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులను వెంటనే విడుదల చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు అన్నం రామ్మోహన్‌రావు కోరారు. బాపట్ల డిపో వద్ద శుక్రవారం ఈ మేరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరికీ డ్యూటీతో కూడిన అలవెన్సులను పునరుద్ధరించాలన్నారు. జీవో నెంబరు 114లోని అలవెన్సులను వెంటనే అమలు చేయాలని కోరారు. సర్వీస్‌లో చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియలకు రూ.25 వేలు ట్రెజరీ నుంచి చెల్లించాలని కోరారు. మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. ధర్నాలో డిపో కార్యదర్శి వై. శ్రీనివాసరావు, గ్యారేజీ కార్యదర్శి శివారెడ్డి, అధ్యక్షులు మాధవ రాజు, జిల్లా కమిటీ మెంబర్ ఆశా బాబు, సీనియర్ నాయకులు గాంధీ, చిట్టిబాబు, రత్నం, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

వాసవీమాతకు శ్రావణ సారె సమర్పణ



అలంకరణలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి

భట్టిప్రోలు: భట్టిప్రోలు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ సారె మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మూల విరాట్‌కు 108 చీరలతో అలంకారం చేశారు. ఉదయం అమ్మవారి చెట్టు నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. పెండ్లికుల గోత్రికులు మొదటి సారె సమర్పించారు. అమ్మవారికి పలు ప్రత్యేక పూజల అనంతరం చీరలతో నేత్రపర్వంగా అలంకరించారు. తర్వాత భక్తులు సారె సమర్పించి, దర్శించుకున్నారు. కార్యక్రమాలను దేవస్థాన కమిటీ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా పర్యవేక్షించారు.

బస్సులను ఇతర అవసరాలకు వాడరాదు

డీటీసీ షేక్ కరీం



నెహ్రూనగర్: విద్యా సంస్థల బస్సులను కేవలం స్కూల్, కాలేజీ విద్యార్థుల రవాణా కోసమే వాడాలని డీటీసీ షేక్ కరీం స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ బస్సుల యాజమాన్యాలతో శుక్రవారం ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికారంగా వాహనాలను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేసి కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులకు వర్తించే ట్యాక్సులు వసూలు చేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా తిరిగే బస్సులను సీజ్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీఓ గోపాల్, ఎంవీఐలు మల్లీశ్వరి, గంగాధర్, ప్రసాద్, సౌజన్య పాల్గొన్నారు.

కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య




కొల్లూరు: అనారోగ్య సమస్యల కారణంగా ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కొల్లూరు ఎస్సీ ప్రాంతానికి చెందిన చొప్పర కరుణ (73) కొద్ది రోజుల క్రితం పక్షవాతానికి గురైంది. ఆమె భర్త గతంలోనే మరణించారు. ఇరువురు కుమార్తెల్లో ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు దుబాయిలో ఉంటున్నారు. వీరిలో ఒకరు ఇటీవల కొల్లూరులో ఉంటున్న కరుణ సోదరి మేరీకుమారికి నగదు పంపారు. దాంతో వైద్యం చేయించాలని కోరడంతో తెనాలి వైద్యశాలలో చికిత్స చేయించారు. తర్వాత కొల్లూరుకు తీసుకొచ్చారు. ఇటీవల మేరీకుమారి కిందపడి చేతికి గాయం కావడంతో తెనాలిలో చికిత్స పొందుతున్నారు. కరుణ ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. మూడు రోజుల క్రితం పక్కింటి వద్ద కూర్చున్న ఆమె ఆ సాయంత్రం నుంచి అదృశ్యమైంది. ఇరుగుపొరుగు వారు, బంధువులు వెతకగా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం వారి ఇంటి సమీపంలో ప్రవహించే దోనేపూడి పంట కాలువలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐలు అర్జున్, వెంకటేశ్వరరావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమెది ఆత్మహత్యగా భావిస్తూ మేరీకుమారి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నడిరోడ్డుపై కారు దగ్ధం



కొల్లూరు: ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి దట్టమైన పొగలు వ్యాపించి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కారు యజమాని కథనం మేరకు... వేమూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన పాముల అనిల్ తన చిన్నారి కుమార్తె, మరో యువకుడితో కొల్లూరుకు కారులో పయనమయ్యారు. మండలంలోని మొసలిపాడు దాటిన అనంతరం తెనాలి-రేపల్లె ప్రధాన రహదారిపై క్రాప-రావికంపాడు అడ్డరోడ్డు సమీపంలోకి వచ్చారు. అదే సమయంలో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి కారు మొత్తం వ్యాపిస్తుండటంతో అప్రమత్తం అయ్యారు. వెంటనే కారును నిలిపేశారు. యువకుడితో కలిసి ఇంజిన్‌ను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులోని కుమార్తెను బయటకు దింపే సమయానికే మొత్తం మంటలు వ్యాపించాయి. అటుగా వస్తున్న వారు మంటలను అదుపు చేసేందుకు సమీపంలో ఉన్న గృహంలో నుంచి బకెట్‌తో నీళ్లు పోసినప్పటికీ కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి.

యార్డులో 51,315 బస్తాల మిర్చి విక్రయం



కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 44,587 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 51,315 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ. 17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి 18,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,000 నుంచి రూ. 18,700 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.12,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 15,619 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

కాపు నాడు సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరరావు



చీరాల అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు సేవా సమితి బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా చీరాలకు చెందిన లక్కాకుల నాగేశ్వరరావు నియమితులయ్యారు. సంవత్సరం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు ఇచ్చారని ప్రతినిధులు పోలుదాసు రామకృష్ణ, మామిడాల శ్రీనివాసరావులు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

టెండర్లు దాఖలు చేయండి

నరసరావుపేట: జిల్లాలోని 2031 అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలసంజీవిని పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు ఒక కిలో కందిపప్పుతో కలిపి పదార్థాల ప్యాకెట్లు అందజేసేందుకు వచ్చే నెల మూడో తేదీలోగా టెండర్లు దాఖలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే శుక్రవారం ఒక ప్రకటనలో వ్యాపారులను కోరారు. ఆసక్తి గలవారు జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ డీడీ పేరుపై రూ.5వేల డీడీ తీసి జిల్లా కలెక్టరేట్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలోని టెండర్ బాక్స్‌లో మూడో తేదీ మధ్యాహ్నం 2గంటల్లోగా దాఖలు చేయాలని కోరారు. మధ్యాహ్నం 5 గంటలకు ఆ టెండర్లు తెరువబడతాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 63053 13833, 97055 18469లను సంప్రదించాలని సూచించారు.

డాక్యుమెంట్ రైటర్‌పై దాడి

మున్సిపల్ ఉద్యోగిపై కేసు నమోదు

నరసరావుపేటటౌన్: డాక్యుమెంట్ రైటర్‌పై దాడికి పాల్పడ్డ మున్సిపల్ ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ విజయచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రకాష్‌నగర్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిల్చొని ఉన్న డాక్యుమెంట్ రైటర్ సిద్దు అనంత నాగబ్రహ్మచారికి, మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సంగమేశ్వరరావుకు మధ్య రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వ్యవహారంలో వివాదం జరిగింది. డాక్యుమెంట్ రైటర్‌పై సంగమేశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇక ఎఫ్‌పీవోల ద్వారానే పథకాల అమలు



మాట్లాడుతున్న రవి కుమార్

గొరిగపూడి(భట్టిప్రోలు): రానున్న కాలంలో రైతులకు సంబంధించి ఇకపై ఎటువంటి ప్రభుత్వ పథకమైనా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవోల) ద్వారానే అమలు చేయనున్నట్లు నాబార్డ్ డీడీఎం జె. రవి కుమార్ పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం గొరిగపూడి కమ్యూనిటీ హాల్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం సెర్ప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎఫ్‌పీవోల ద్వారా లైసెన్సుల మంజూరు, అనుమతుల డ్రైవ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ భట్టిప్రోలు మండలం గొరిగపూడిలో ఇందుకు సంబంధించి ఒక కంపెనీ ఏర్పాటైందని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే వివిధ పథకాలను వివరించారు. ఎల్‌డీఎం శివకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకుల ద్వారా అందించే రుణాలు కూడా ఎఫ్‌పీవోల ద్వారానే ఇకపై అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డీడీ పద్మావతి, సెర్ప్ సంస్థ ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి నారాయణను కలిసిన వీఐటీ ఫౌండర్



మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విశ్వనాథన్

తాడికొండ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణను శుక్రవారం వీఐటీ ఫౌండర్ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యనందించేందుకు తమ వర్సిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట వీఐటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వీసీ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీస్ చంద్ర ముదిగంటి ఉన్నారు.

సరైన పత్రాలు లేకపోతే వాహనాలు సీజ్

అదనపు ఎస్పీ శ్రీనివాసరావు



వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తున్న శ్రీనివాసరావు

తాడేపల్లి రూరల్: సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేస్తామని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని తాడేపల్లి పట్టణం, మహానాడులో తాడేపల్లి పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వంద వాహనాల వరకు సరైన పత్రాలు లేనట్లు గుర్తించి యజమానులను అక్కడకు పిలిపించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు మహానాడులో రహదారులన్నీ బారికేడ్లతో మూసివేసి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇప్పుడు తనిఖీ చేసిన వాహనాలు మరలా పట్టుబడితే వాటిని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా సస్పెక్ట్ షీటర్స్, రౌడీ షీటర్స్ వివరాల సేకరణతో పాటు వారి ప్రస్తుత కదలికలు ప్రజల నుంచి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసి ఇక్కడ తలదాచుకుంటున్నారా? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు, మంగళగిరి సీఐ వినోద్ కుమార్, తాడేపల్లి యస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు ప్రభుత్వ ఉద్యోగాలలో కోటా



ఎన్‌సీసీ ఎంపికకు హాజరైన విద్యార్థులతో ఆర్మీ అధికారులు

నరసరావుపేటరూరల్: ఎన్‌సీసీలో చేరే క్యాడెట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక కోటా ఉంటుందని 23 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సునీల్ గౌతమ్ తెలిపారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్‌సీసీలో చేరే మొదటి సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం ఎంపికలు నిర్వహించారు. కల్నల్ సునీల్‌గౌతమ్, చీరాల ఆర్మీ యూనిట్ సుబేదార్‌లు అవతార్ సింగ్, రన్వీర్‌సింగ్, హవల్దార్లు నారాయణ జీనా, వీరేషలు ఎంపికలో పాల్గొన్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న 400మంది విద్యార్థులు ఎంపికలకు హాజరయ్యారు. ఆర్మీ అధికారులు వీరికి శారీరక పరీక్షలు నిర్వహించి 90 మందిని ఎంపిక చేశారు. కల్నల్ సునీల్‌గౌతమ్ మాట్లాడుతూ ఎన్‌సీసీ క్యాడెట్స్‌కు డిఫెన్స్ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా, బోనస్ మార్కులు కేటాయిస్తారని వివరించారు. ఎన్‌సీసీలో చేరడం వలన కార్పొరేట్ కంపెనీస్‌కు అవసరమైన పర్సనాలిటి డెవలప్‌మెంట్, సమయపాలన, టీం వర్క్, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీల్, ఎన్‌సీసీ ఆఫీసర్ మేడికొండ రాజేష్‌లు పాల్గొన్నారు.